క్లుప్తంగా

సీసీ రోడ్ల నిర్మాణం పరిశీలన



ఎమ్మిగనూరులో సీసీ రోడ్డు, కల్వర్టు నిర్మాణాన్ని పరిశీలిస్తున్న కమిషనర్

ఎమ్మిగనూరుటౌన్: పట్టణంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణాలు సత్వరం పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం పట్టణంలోని 7, 8వ వార్డుల్లో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులను డీఈ మనోహర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆదేశాల మేరకు వార్డుల్లో ప్రాధాన్యత పరంగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఆశా కార్యకర్తను నియమించండి

ఆలూరు రూరల్: మూసానహళ్లి మజారా ఉన్న కాత్రికి గ్రామానికి ఆశా కార్యకర్తను నియమించాలని సర్పంచ్ పార్వతి, మాజీ సర్పంచ్ లక్ష్మిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు కోరారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. కాత్రికి గ్రామంలో ఆశా కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న ఆమెకు వివాహం కావడంతో గత ఆరు నెలలుగా ఆ పోస్టు ఖాళీగా ఉందన్నారు. మూసానహళ్లి గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్త అత్యవసర పరిస్థితులలో గ్రామానికి రావాలంటే రెండు గ్రామాల మధ్యన గజ్జె వంక ఉండడంతో ఇబ్బందిగా మారిందన్నారు. ప్రధాన రహదారి వెంట రావాలంటే కనీసం గంట సమయం పడుతుందన్నారు. దీంతో గర్భిణులు, బాలింతలకు ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఇబ్బందిగా మారిందని, ప్రజలకు అనారోగ్యం సోకితే ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి కాత్రికి గ్రామానికి ఆశా కార్యకర్తను నియమించాలని విన్నవిస్తున్నారు.

శుభ్రత లేని హోటళ్లపై చర్యలు



గోనెగండ్ల హోటల్‌లో శుభ్రతను పరిశీలిస్తున్న జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ రావు

గోనెగండ్ల: హోటళ్లలో శుచి శుభ్రత పాటించకపోతే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ రావు అన్నారు. శుక్రవారం గోనెగండ్లలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లను ఆయన తనిఖీ చేశారు. హోటళ్లలో ఉపయోగించే నూనె, పిండి ఇతర సరులకును పరిశీలించారు. హోటళ్లలో శుభ్రతపై అసహనం వ్యక్తం చేశారు. హోటళ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని మొదటి తప్పుగా నోటీసులు ఇచ్చి వెళుతున్నామని, మరోసారి ఇలా జరిగితే చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు. అలాగే ప్రతి హోటల్‌కు రిజిస్ట్రేషన్, లైసెన్స్ ఉండాలని సూచించారు.


17న జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక

మద్దికెర: ఈనెల 17వ తేదీన విద్యాసాయి హైస్కూలులో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి జిల్లా సూపర్ సెవెన్ క్రికెట్ బాలుర జట్టు ఎంపిక చేయనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి భాస్కర్ శుక్రవారం తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలన్నారు. వివరాలకు 63003 79835 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలన్నారు.

ఆక్రమణలపై విచారణ

హొళగుంద: స్థానిక పాత సిద్ధేశ్వర రైస్ మిల్ వెనుక కొండపై జరిగిన ఆక్రమణలపై శుక్రవారం తహసీల్దారు హుసేన్‌సాహెబ్, ఆర్‌ఐ దినోజ్ విచారణ చేపట్టారు. కొండపై సర్వే నంబరు 557/1 లో 13.86 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్రభుత్వ భూమి ఉంది. రూ.కోట్ల విలువైన ఈ కొండ పొరంబోకును పలువురు ఆక్రమించుకుని చదును చేస్తున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని శుక్రవారం సోషల్ మీడియాలో ప్రచారం చక్కర్లు కొట్టింది. స్పందించిన తహసీల్దారు అక్కడికి చేరుకుని ఆక్రమణలను పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండ పొరంబోకును సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేయాలని ఆర్‌ఐ దినోజ్, వీఆర్‌ఓ నాగరాజును ఆదేశించారు. ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

గణేశుని ప్రతిమలకు జీవకళ



తాను తయారు చేసిన ప్రతిమతో తిప్పేస్వామి

హొళగుంద: ఆయన చిత్రలేఖన, శిల్పాల తయారీలో దిట్ట..పిల్లలకు ఓనామాలు దిద్దిస్తూ తన చేతితో అపరూప శిల్పాలను చేసే చాతుర్యం ఉంది. ఆయనే హొళగుంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కన్నడ పండితుడుగా పని చేస్తున్న ఆర్ తిప్పేస్వామి. ఏటా ఈయన వినాయకచవితి పండుగ పురస్కరించుకుని మట్టితో గణపతి ప్రతిమలను తయారు చేసి అడిగిన వారికి ఇవ్వడంతో పాటు, తన ఇంట్లో ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తారు. ఈయన తయారు చేసిన గణుశుని ప్రతిమలు జీవకళ ఉట్టిపడుతూ ఆధ్యాత్మికత నింపుతున్నాయి.

టీడీపీ కనుమరుగు కావడం ఖాయం

- టీడీపీ, జనసేన పొత్తుతో ఒరిగేదేమీ లేదు
- చంద్రబాబు అరెస్టుతో ఎన్టీఆర్ ఆత్మ శాంతించింది
- కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం



లబ్ధిదారులకు సంక్షేమ క్యాలెండర్ అందిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాం

చిప్పగిరి: చంద్రబాబు నాయుడు అరెస్టుతో టీడీపీ దిక్కుతోచని స్థితిలో పడిందని, త్వరలో ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని బెల్డోణ గ్రామంలో సర్పంచ్ కరివేముల సావిత్రి, మండల కో కన్వీనర్ హనుమన్న ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జయరాం గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రభు త్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నా యా లేదా కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారు ఉంటే వెంటనే అందించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ పాలనలో బెల్డోణ గ్రామానికి సంక్షేమ పథకాల ద్వారా రూ.13.14 కోట్లు అందించినట్లు వివరించారు. బెల్డోణ గ్రామానికి జల్‌జీవన్ మిషన్ పథకం కింద రూ.58 లక్షల నిధులు మంజూరయ్యాయని, అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ నిధులు మరో రూ.20 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. ఈ నిధులతో గ్రామంలో తాగునీటి సమస్య, డ్రైనేజీ కాలువలు తదితర సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు కావడంతో ఎన్టీఆర్ ఆత్మ శాంతించిందన్నారు. అక్రమాలకు పాల్పడి చంద్రబాబు అరెస్టు అయితే ఆయనకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ మద్దతివ్వడం, కలిసి పోటీ చేస్తామని ప్రకటించడంతో ఆయన స్వభావం ప్రజలకు తెలిసిపోయిందని స్పష్టం చేశారు. జనసేన నేతలకు కావాల్సింది ప్రజా సంక్షేమం కాదని ప్యాకేజీలు మాత్రమేనని విమర్శించారు. జనసేన, టీడీపీ పొత్తుతో ఒరిగేదేమీ లేదన్నారు. అవినీతి పాల్పడిని వారిని, వారికి వత్తాసు పలికేవారిని ఇంటికి పంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తేల్చిచెప్పారు. వచ్చే ఎన్నికల అనంతరం టీడీపీ, జనసేన కనుమరుగు కావడం ఖాయమని వ్యాఖ్యా నించారు. దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్ గుమ్మ నూరు శ్రీనివాసులు, ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మ న్ నారాయణ, ఎంపీపీ జూటూరు హేమలత, మార య్య, సింగిల్ విండో అధ్యక్షుడు మల్లికార్జున, కన్వీనర్ రంగస్వామి, నాయకులు గోవిందు, శ్రీధర్, రాజన్న, బాలకృష్ణ, శేఖన్న, సూరిలు పాల్గొన్నారు.

మంచి చేయాలన్నదే మా విజన్

ఆలూరు: ప్రజలకు మంచి చేయడమే తమ విజన్ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. స్థానిక మంత్రి నివాస క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మొలగవెల్లి గ్రామ పీహెచ్‌సీ వైద్యుడు డాక్టర్ మారుతి సమక్షంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజారోగ్యమే ధ్యేయంగా ప్రభుత్వం ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టిందని, వివిధ జబ్బులతో బాధపడేవారు, ఆరోగ్య సమస్యలున్న వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు



జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి జయరాం

ఎంపీడీఓ అల్లబకాష్, ఆలూరు ఈఓ కృష్ణకుమార్ తదితరులు ఉన్నారు.

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

దేవనకొండ: ప్రజలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి సాయిబాబా సూచించారు. ఈ మేరకు మండలంలోని పాలకుర్తి గ్రామంలో శుక్రవారం ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. దోమ కాటు ప్రమాదకరమని, దోమలు వ్యాప్తి చెందకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తొట్టెలు, బిందెల్లో ఎక్కువరోజులు నీటిని నిల్వ ఉంచుకోరాదన్నారు. రాత్రివేళల్లో దోమ తెరలను వాడాలన్నారు. అలాగే చిన్న జ్వరం, దగ్గు వచ్చినా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఎంపీహెచ్‌ఈఓ రంగస్వామి, ఏఎన్‌ఎం దుర్గ, ఆశావర్కర్లు ఉన్నారు.

విద్యుత్ ఏడీఈగా ఖాజావలి

పత్తికొండ రూరల్: పత్తికొండ విద్యుత్ ఏడీఈగా ఖాజావలి శుక్రవారం విధుల్లో చేరారు. గతంలో ఇక్కడ పనిచేసిన కె.రామక్రిష్ణ కర్నూలుకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో ఖాజావలి బాధ్యతలు తీసుకున్నారు. విద్యుత్ మండల ఏఈ నారాయణస్వామి, లైన్ ఇన్‌స్పెక్టర్ చెన్నయ్య, సిబ్బంది బదిలీపై వెళ్లిన రామక్రిష్ణకు వీడ్కోలు పలికి, కొత్త ఏడీఈ ఖాజావలికి శాలువా, పూలమాలతో సన్మానించారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం



ఎమ్మిగనూరులో వృద్ధురాలికి సంక్షేమ క్యాలెండర్ ఇచ్చి మాట్లాడుతున్న ఎర్రకోట జగన్‌మోహన్ రెడ్డి

ఎమ్మిగనూరుటౌన్: ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కేఎస్ రఘు, కమిషనర్ గంగిరెడ్డి, వార్డు ఇన్‌చార్జ్ సోమేష్‌లతో కలిసి పట్టణంలోని 18వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డు పరిధిలో కొన్ని వీధుల్లో సీసీ రోడ్లు తదితర సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ డీఈ మనోహర్‌రెడ్డి, వైస్ చైర్మన్ నజీర్‌అహమ్మద్, కోఆపరేటివ్ స్టోర్స్, షబ్బీర్ అహమ్మద్, రాజశేఖర్, నాయకులు బుట్టారంగయ్య, వీరేంద్ర, అబ్రార్ తదితరులు పాల్గొన్నారు.

నందవరం: మండల పరిధిలోని యానం, కొత్తకైరవాడి గ్రామంలో ఎర్రకోట జగన్ ఆధ్వర్యంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు, అందిన సాయంపై ఆరా తీశారు. 270 గృహాలను సందర్శించి ప్రజల అవసరాలు, ప్రభుత్వ పథకాల లబ్ధి తెలుసుకున్నారు. మండల కన్వీనర్ శివారెడ్డి గౌడ, విరుపాక్షిరెడ్డి, ఈశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

రసవత్తరంగా క్రీడాపోటీలు



వాలీబాల్ క్రీడలో తలపడుతున్న జెడ్పీహెచ్‌ఎస్ ఆస్పరి, ఆలూరు గిరిజన పాఠశాల జట్లు

ఆలూరు రూరల్: ఆలూరులోని ప్రభుత్వ బాలుర-2 పాఠశాలలో శుక్రవారం నియోజకవర్గ స్థాయి అండర్-14, అండర్-17 బాలికల స్కూల్ గేమ్స్ పోటీలు శుక్రవారం ఉల్లాసంగా జరిగాయి. వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, టెన్నిస్, యోగా క్రీడాంశాల్లో నిర్వహించిన పోటీలలో నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి 450 మంది బాలికలు పాల్గొన్నారు. ప్రతిభ చాటిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 30వ తేదిలోపు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. హెచ్‌ఎం సత్యనారాయణ, స్కూల్ గేమ్స్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కవిరాజు, పీడీలు పాల్గొన్నారు.

నేడు బాలుర విభాగంలో క్రీడా పోటీలు

స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్‌లో భాగంగా శనివారం ఆరు మండలాల్లో మండల స్థాయి పోటీల్లో ఎంపికైన విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు హెచ్‌ఎం సత్యనారాయణ, పీడీ కవిరాజు తెలిపారు. ఉదయం 10 గంటలకు క్రీడా పోటీలు ప్రారంభమవుతాయని చెప్పారు.

తుగ్గలి: మండల పరిధిలోని పెండేకల్లు రైల్వే జంక్షన్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఎంపిక పోటీలు శుక్రవారం ముగిశాయి. చివరి రోజు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ చాటుకున్న విద్యార్థులను నియోజకవర్గస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ కన్వీనర్ పాండురంగరాజు తెలిపారు.

వెల్దుర్తి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కో-ఆర్డినేటర్ నిర్మలాదేవి ఆధ్వర్యంలో రెండ్రోజులపాటు గోవర్ధనగిరి జెడ్పీ హైస్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించిన మండల స్థాయి క్రీడా పోటీలు ముగిశాయి. శుక్రవారం అండర్-17, 14 విభాగాలలో బాలికలకు పోటీలు నిర్వహించారు. ఎంఈఓలు ఇందిర, రమేష్, తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ చూపిన క్రీడాకారులు నియోజకవర్గ స్థాయికి ఎంపికైనట్లు కోఆర్డినేటర్ తెలిపారు.

కృష్ణగిరి: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ ముందుండాలని ఎంఈఓ మద్దయ్య అన్నారు. కంబాలపాడు జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో శుక్రవారం మండలస్థాయి స్కూల్‌గేమ్స్‌ను ఆయన ప్రారంభించారు. అండర్ 14, 17 విభాగాల్లో వాలీబాల్, కబడ్డీ, షటిల్ బ్యాడ్మింటన్ తదితర పోటీలను నిర్వహించారు. పీడీలు శేఖర్, లక్ష్మయ్య, హుకుంసింగ్ తదితరులు పాల్గొన్నారు.

పంట నమోదు పకడ్బందీగా చేపట్టాలి



శ్రీరంగాపురం పరిధిలో పంట నమోదును పరిశీలిస్తున్న డీఏఓ పీఎల్ వరలక్ష్మి

వెల్దుర్తి: క్షేత్రస్థాయిలో పంట నమోదు పకడ్బందీగా చేపట్టాలని, రైతులు సాగు చేసిన ప్రతి పంటను పొలాలకు వెళ్లి అక్కడే జియో ఫెన్సింగ్ చేయాలని జిల్లా వ్యవసాయాధికారి పీఎల్ వరలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం ఆమె మండల పరిధిలోని గోవర్ధనగిరి, శ్రీరంగాపురం గ్రామాల పరిధిలో జరుగుతున్న పంట నమోదు కార్యక్రమాన్ని పత్తికొండ ఏడీఏ మోహన విజయకుమార్, స్థానిక ఏఓ అక్బర్ బాషాతో కలిసి వెళ్లి తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడుతూ ఈనాము, దేవదాయ, డీపట్టా, రిజిస్టర్ పేపర్ల ద్వారా ఇలా అన్ని యాజమాన్య భూములలోను, కౌలు రైతులు సాగు చేసిన పంటలను సైతం నమోదు చేయాలన్నారు. అలాగే గడువులోగా రైతుల ఈ-కేవైసీ పూర్తి చేయాలన్నారు. ఆర్బీకేల సిబ్బంది లింగన్న, స్వరూప, మధు ఉన్నారు.

అవినీతి చంద్రబాబుకు శిక్ష తప్పదు

మద్దికెర: చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని జెడ్పీటీసీ మురళీధర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి మల్లికార్జున, సొసైటీ అధ్యక్షుడు శాంతన్న, వైస్ ఎంపీపీ మహేష్‌రెడ్డి అన్నారు. వారు శుక్రవారం మాట్లాడుతూ.. మాజీ సీఎం చంద్రబాబునాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారని, దీనిపై తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. మార్కెట్‌యార్డు డైరెక్టర్ భద్రయ్య, పంచాయతీ సలహాదారు ఆంజనేయులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశులు, నాయకులు సుధాకర్, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.

జగనన్నను ఎదుర్కోలేకే కూటమి డ్రామా

- రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వామపక్షాలు ఎప్పటినుంచో కలిసే ఉన్నాయి
- నేడు కొత్తగా ప్రజలను మభ్యపెట్టేదేమీ లేదు
- తప్పు చేసిన చంద్రబాబుకు శిక్ష తప్పదు

వెల్దుర్తి: సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేమని తెలుసుకుని టీడీపీ, జనసేన, వామపక్షాలు కూటమి డ్రామా బయటపెట్టాయని ఎమ్మె ల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. శుక్రవారం ఆమె వెల్దుర్తి సచివాలయం-1 నూతన భవనం ప్రారంభించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్ని తోడేళ్లు కలిసి వచ్చినా సింహాన్ని ఎదుర్కోలేవన్నారు. తప్పు చేసి, సాక్ష్యాధారాలతో దొరికిపోయిన మాజీ సీఎం చంద్రబాబు జైలుకెళ్తే టీడీపీ నాయకులు చేస్తున్న దీక్షలను చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారన్నారు. మహిళల పట్ల అన్యాయంగా ప్రవర్తించే పవన్‌కళ్యాణ్‌కు రాష్ట్రంలోని మహిళలను ఎదుర్కొని యుద్ధం చేసే సత్తా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు జైలుకెళ్తే దీక్షలు చేసి సానుభూతి పొందాలనకుంటున్న టీడీపీని ప్రజలు నమ్మడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీకి వ్యతిరేకంగా మూకుమ్మడి దాడికి పాల్పడుతున్న ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలకు సైతం తమ పార్టీ సంక్షేమ ఫలాలు అందించిందన్నది గుర్తుంచుకోవాలని, రాబోవు ఎన్నికల్లో ప్రజలతో పాటు, ఆయా పార్టీల నీతిమంతుల ఓట్లతో 175కు 175 అసెంబ్లీ సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుపొందడం ఖాయన్నారు. వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు బొమ్మన రవిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సుంకన్న పాల్గొన్నారు.

సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం



వెల్దుర్తి సచివాలయం-1 భవనం శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

వెల్దుర్తి: జాతిపిత మహాత్మా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ తో సాధ్యమౌతోందని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. మండల కేంద్రంలో రూ.35 లక్షల ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో నిర్మించిన నూతన సచివాలయం-1 భవనాన్ని పూజాది కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. నాయకులు, కార్యకర్త లు ఆమెకు గజమాల వేసి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామీణులకు అతి చేరువలో సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్‌లు, పాల కేంద్రాలు నిర్మించి, లక్షలాది మంది నిరుద్యోగులకు సచివాలయ ఉద్యోగాలు కల్పించి, వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల ఇళ్ల వద్దకే సేవలందిస్తోందన్నారు. పరిపాలనలో పెనుమార్పులు తెచ్చి గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం చెప్పి దేశానికే ఆదర్శంగా సచివాలయ వ్యవస్థ నిలిచిందన్నారు. అనంతరం మండల కేంద్రంలో 40 మందికి నూతనంగా మంజూరైన పింఛన్లను పంపిణీ చేశారు. తహసీల్దార్ శివరాముడు, ఎంపీడీఓ శ్రీనివాసరావ్, ఎంపీపీ బొమ్మన రవిరెడ్డి, సరళారెడ్డి జెడ్పీటీసీ సభ్యుడు సుంకన్న, పట్టణ కన్వీనర్ వెంకట్ నాయు డు, సర్పంచ్ ముత్యాల శైలజ, శ్రీరంగడు, పీఆర్ ఏఈ సురేంద్రనాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సీఎం పర్యటన విజయవంతం చేయండి

వెల్దుర్తి: కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని 74 చెరువులను హంద్రీనీవా నీటితో నింపేందుకు కృష్ణగిరి మండలంలోని లక్కసాగరం వద్ద ఏర్పాటు చేసిన పంప్‌హౌస్ ప్రారంభోత్సవానికి ఈనెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రానున్నారని, అనంతరం డోన్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని ప్రజలు, రైతులు విజయవంతం చేయాలని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆమె స్థానిక ఎంపీపీ కార్యాలయంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు బొమ్మన రవిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు సుంకన్న, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బాధ్యతగా పనిచేయండి

ఆలూరు: సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతగా పనిచేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సూచించారు. ఆయన శుక్రవారం చిప్పగిరి మండలం బెల్డోణ గ్రామ సచివాలయంలో సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వ విధి, విధానాలకు అనుగుణంగా పనిచేయాలని ఉద్యోగులకు సూచించారు. చాలా గ్రామాల్లో ఉద్యోగులు, వలంటీర్ల పని తీరుపై గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామంలో ఈ-క్రాప్ బుకింగ్ పక్కాగా నమోదు చేయాలని ఆర్బీకే సిబ్బందికి సూచించారు. స్థానిక నాయకులు వెంట ఉన్నారు.

నిందితుల అరెస్ట్

ఆస్పరి: మండలంలోని ముత్తుకూరు గ్రామంలో బుధవారం పొలం తగాదా విషయంలో కురువ లక్ష్మన్న, సరోజమ్మ, అంజినమ్మపై దాడి చేసిన నిందితులు హనుమంతు, సురేష్, వెంకటేష్, చంద్రలను శుక్రవారం ముత్తుకూరులో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ వరప్రసాద్ తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామన్నారు.

నేడు పత్తికొండలో వైఎస్సార్‌సీపీ సమావేశం

తుగ్గలి: ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అధ్యక్షతన శనివారం వైఎస్సార్‌సీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ మండల కన్వీనర్ జిట్టా నాగేష్ యాదవ్ తెలిపారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి డోన్ పర్యటన దృష్ట్యా కార్యక్రమం విజయవంతం చేయడంపై చర్చించేందుకు పార్టీ శ్రేణులంతా హాజరు కావాలని కోరారు.

ఓటర్లకు అందుబాటులో పోలింగ్ కేంద్రాలు



రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న అధికారులు

మద్దికెర: ఓటర్లకు అందుబాటులో ఉండేలా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ నాగభూషణం, డీటీ నాగరాజు అన్నారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో.. ఎం.అగ్రహారం గ్రామంలో పోలింగ్ కేంద్రం మార్పునకు గురించి సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో 6 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. ప్రాథమిక పాఠశాలలోనే అన్ని కేంద్రాలు ఉండడం వల్ల ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని, అధికారుల దృష్టికి తీసుకురావడంతో 4 కేంద్రాలు ప్రాథమిక పాఠశాలలో, బీసీ కాలనీలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేస్తామన్నారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఓటరు జాబితా పక్కాగా రూపొందించండి

ఆలూరు రూరల్: ఓటరు జాబితా సవరణలో తప్పులు లేకుండా చూడాలని ఆలూరు అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మల్లికార్జున అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, బీఎల్‌ఓ కన్వీనర్లతో సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. శాశ్వతంగా వలస వెళ్లిన వారు, మరణించిన వారి ఓట్ల తొలగింపులో పూర్తి స్థాయి విచారణ జరిపి ఫారం-7 తీసుకోవాలన్నారు. అలాగే 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు దరఖాస్తులను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో సేకరించాలని చెప్పారు. ఈ నెలాఖరులోగా వందశాతం ఓటరు సవరణ పూర్తి చేయాలన్నారు. ఎన్నికల డీటీ గుండాల్‌నాయక్, సీనియర్ అసిస్టెంట్ బసన్న గౌడ్, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.

ర్యాగింగ్ చట్టరీత్యా నేరం

ఎమ్మిగనూరుటౌన్: కళాశాలలో ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరమని 6 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధించడం జరుగుతుందని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మహబుబ్‌బాషా, మహిళా న్యాయవాది సావిత్రి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎస్‌ఎంఎల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ సెల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఖమర్ ఆధ్వర్యంలో ర్యాగింగ్ నిషేధ చట్టం, ఉమెన్ ఎంపవర్‌మెంట్, ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వారు మాట్లాడుతూ.. కళాశాలల్లో ర్యాగింగ్‌కు పాల్పడి భవిష్యత్ అంధకారం చేసుకోవద్దని, జూనియర్లతో అన్నదమ్ముల్లా మెలగాలని సూచించారు.

ప్రజారోగ్యమే ధ్యేయంగా 'జగనన్న సురక్ష'



బొందిమడుగులలో జగనన్న ఆరోగ్య సురక్ష కరపత్రాలు ఆవిష్కరిస్తున్న దృశ్యం

తుగ్గలి : ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఎంపీటీసీ సభ్యుడు సుంకన్న, సచివాలయ కన్వీనర్ ఈశ్వరరెడ్డి అన్నా రు. జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే కార్యక్రమాన్ని శుక్రవారం బొందిమడుగులలో ఎంపీడీఓ సావిత్రి, వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. సచివాలయంలో కరపత్రాలు పంపిణీ చేసి ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు, గృహసారథులకు అవగాహన కల్పించారు. ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి రోగులను గుర్తించి ఈనెల 30 నుంచి నిర్వహించే శిబిరంలో వైద్య సేవలందించేలా చూడాలన్నారు. పంచాయతీ కార్యదర్శి రామాంజినేయులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఆస్పరి: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా గ్రామాలలోని ప్రతి ఇంటిని సర్వే చేయాలని ఎంపీడీఓ రాణెమ్మ సూచించారు. శుక్రవారం ఆస్పరి సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై వలంటీర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. అనంతరం ఆస్పరిలో ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. కేడీసీసీ బ్యాంకు జిల్లా డైరెక్టర్ మూలింటి రాఘవేంద్ర, డాక్టర్ బాలకృష్ణారెడ్డి, ఈఓ రామాంజినేయులు ఉన్నారు.

మద్దికెర: ప్రతి ఇంటా ఆరోగ్యమే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని ఎంపీడీఓ నరసింహమూర్తి, జెడ్పీటీసీ మురళీధరెడ్డి, ఎంపీపీ అనిత, సర్పంచ్ సుహాసిని అన్నారు. శుక్రవారం స్థానిక సచివాలయం- 3లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై కార్యదర్శులు, వైద్య సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు అవగాహన కల్పించారు. ఈఓఆర్డీ మద్దిలేటిస్వామి, ఈఓ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

దేవనకొండ: మండలంలోని కుంకనూరు గ్రామంలో 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమాన్ని జెడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణ (కిట్టు) ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు, టీబీ, షుగర్, మలేరియా, డెంగ్యూ, విషజ్వరాల బాధితులు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండల ఆరోగ్యాధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

నందవరం: మండల పరిధిలోని గురజాల గ్రామంలో వలంటీర్లు నిర్వహిస్తున్న ఆరోగ్య సురక్ష సర్వేను ఎంపీడీఓ దశరథ రామయ్య పరిశీలించారు. ఆరోగ్య సురక్ష బ్రోచర్లను అందజేశారు. సర్వే పక్కాగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఈఓపీఆర్డీ ఈశ్వరయ్య, పంచాయతీ కార్యదర్శి పెద్దిరెడ్డి తదితరులు ఉన్నారు.